క్లుప్తంగా

అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు



చిన్నారులను దీవిస్తున్న ఉపాధ్యాయులు

చంద్రగిరి: స్థానిక ఆర్‌ఎఫ్ రోడ్డులోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో బుధవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంప్రదాయ వస్త్రాధారణలో సంబరాల్లో పాల్గొన్నారు. స్కూల్‌లో సంక్రాంతి రంగవల్లులు, భోగి మంటలు వేయడంతో వాతావరణం సందడిగా మారింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హితేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్న సమయంలో తెలుగు నాట జరుపుకునే అతి పెద్దపండుగ సంక్రాంతి అని అన్నారు. అనంతరం విద్యార్థుల తలపై భోగిపండ్లు పోసి దీవెనలు అందించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పదవీ కాలం పొడిగింపు



ముత్తంశెట్టి విశ్వనాథ్

తిరుపతి కల్చరల్: మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా తిరుపతికి చెందిన ముత్తంశెట్టి విశ్వనాథ్ పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సంబంధిత ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో ఇదే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మూడేళ్ల పాటు కొనసాగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాను చేసిన అభివృద్ధిని, కృషిని గుర్తించి పదవీ కాలం పొడిగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విజేతలకు బహుమతులు ప్రదానం రేపు

తిరుపతి కల్చరల్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వీవీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ కార్యదర్శి సుకృతానందజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే రోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. స్వామి వివేకానంద బోధనలను యువతరానికి అందించాలనే సంకల్పంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీ యువకులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

వేడుకగా సంక్రాంతి సంబరాలు



సంప్రదాయ దుస్తుల్లో ఎమ్మెల్సీ సిపాయి, ఆస్పత్రి సిబ్బంది

తిరుపతి కల్చరల్: పట్టణంలోని రెడ్డిఅండ్‌రెడ్డి కాలనీలో ఉన్న రష్ ఆస్పత్రిలో బుధవారం సంక్రాంతి సంబరాలు వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, రష్ ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని అన్నారు. అనంతరం సిపాయి గోవిందరెడ్డి నర్సింగ్ కళాశాల విద్యార్థులకు, ఆస్పత్రి సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

తొండమనాడు చెరువులోకి 4.68 లక్షల చేప పిల్లలు



చేపపిల్లలను వదులుతున్న అధికారులు

తిరుపతి అర్బన్: మత్స్యశాఖ వారి జాలర్ల సమక్షంలో రూ.1.50 కోట్ల చేపపిల్లలను గత రెండు నెలలుగా పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని చెరువులకు నీరు చేరుకోవడంతో వాటిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు వదిలిపెట్టారు. అందులో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి మండలంలోని తొండమనాడు చెరువుకు 4.68 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టారు. గురువారం రేణిగుంట, ఏర్పేడు, శుక్రవారం చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు తదితర మండలాల్లో చేపపిల్లలు వదిలి పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తొండమనాడు కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు రాజేష్, వెంకటరమణతో పాటు స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన

- అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ ఆహ్వాన పోస్టర్ ఆవిష్కరణ
- టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి





పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్లు

తిరుపతి మంగళం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. విజయవాడలో ఈనెల 19వ తేదీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు నల్లాని బాబు నేతృత్వంలో రూపొందించిన అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ ఆహ్వాన పోస్టర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి ఆవిష్కరించారు. దళితుల సంక్షేమం, అత్యున్నత పదవులను కల్పించి వారికి ఉన్నతస్థానాన్ని కల్పించిన ఏకైక నాయకుడు సీఎం జగనన్నే అని కొనియాడారు. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచేలా విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగనన్న దళితుల పక్షపాతి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దళితులకు ఉన్నత పదవులు కల్పించి, సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డికి దళితులంతా రుణపడి ఉంటామని నల్లాని బాబు తెలిపారు. అలాగే అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి ప్రతిఒక్కరూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ దేవదానం, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, టౌన్‌బ్యాంక్ డైరెక్టర్ కడపగుంట అమరనాథ్‌రెడ్డి, నాయకులు పరదేశి, నరేంద్ర నాథ్, తాళ్లూరి ప్రసాద్, మురళి, మహేష్ బాబు, మురుగేష్, శ్రీను, ఆమోస్ బాబు, నాగరాజు, కారుమంచు మధు, చైతన్య, నెల్లేపల్లి మోహన్ పాల్గొన్నారు.

టీటీడీ చైర్మన్ భూమనతో ఎస్వీయూ వీసీ భేటీ



భూమన కరుణాకరరెడ్డిని దుశ్శాలువతో సత్కరిస్తున్న ఎస్వీయూ వీసీ శ్రీకాంత్‌రెడ్డి

తిరుపతి సిటీ: శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్‌రెడ్డి బుధవారం టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన పద్మావతిపురంలోని భూమన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా భూమనకు దుశ్శాలువ కప్పి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. అనంతరం ఎస్వీయూ వీసీని భూమన కరుణాకరరెడ్డి దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.

నేడు కులగణన సర్వేపై సమావేశం



కమిషనర్ హరిత

తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కులగణన సర్వేను నిర్వహించనున్నట్లు కమిషనర్ హరిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూలు ప్రకారం 11వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, అన్ని కులసంఘాల ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, సెక్టోరల్ ఆఫీసర్లు రౌండ్‌టేబుల్ సమావేశానికి కచ్చితంగా హాజరుకావాలని ఆమె కోరారు. కులసంఘాల ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నట్లు ఆమె చెప్పారు.

ప్రతి గడపలో అపూర్వ ఆదరణ



లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను వివరిస్తున్న చెవిరెడ్డి లక్ష్మి

తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. పాకాలలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చంద్రగిరిలో హర్షిత్‌రెడ్డి, తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలో చెవిరెడ్డి లక్ష్మి చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వందశాతం పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగనన్న, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

అంబేడ్కర్ చిత్రపటాల ఆవిష్కరణ



సచివాలయం వద్ద అంబేడ్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న లక్ష్మీనారాయణ

తిరుపతి మంగళం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న అభినవ అంబేడ్కర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మంగళం రణధీర్‌పురం పంచాయతీ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 19వ తేదీ విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం రణధీర్‌పురం పంచాయతీలోని సచివాలయాల వద్ద అంబేడ్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితజాతికి అంకితం చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం జగనన్న అని కొనియాడారు. అనంతరం బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, అధ్యక్షుడు రజాక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

13న సంక్రాంతి కవి సమ్మేళనం

తిరుపతి కల్చరల్: తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు యూత్‌హాస్టల్లో సంక్రాంతి కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త సాకం నాగరాజు అధ్యక్షతన జరిగే ఈ సభకు ద్రావిడ వర్సిటీ వీసీ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు కవితా విశ్లేషకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులంతా పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

ప్రణాళికతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు



మాట్లాడుతున్న ప్రిన్సిపల్ నిరంజన్‌బాబు

రామచంద్రాపురం: ముందస్తు ప్రణాళికలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సెవెన్‌హిల్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా.నిరంజన్ బాబు అన్నారు. మండలంలోని వెంకట్రామాపురం సమీపంలో గల సెవెన్‌హిల్స్ ఫార్మసీ కళాశాలలో బుధవారం ప్రథమ సంవత్సరం బీఫార్మసీ, ఫార్మా డీ, ఎం ఫార్మసీ విద్యార్థుల ఫ్రెషర్స్‌డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైందని చెప్పారు. ఈ క్రమంలోనే విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాగరాజు, మైథిలీ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రజితారెడ్డి, కెనరా బ్యాంకు సీనియర్ మేనేజర్ ఉమాపతి, కళాశాల ప్రిన్సిపల్ సుమలత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కూలి రేట్లు పెంచాలని వినతి



వినతిపత్రం అందజేస్తున్న హమాలీ యూనియన్ నేతలు, కార్మికులు

తిరుపతి కల్చరల్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచి ఆదుకోవాలని కోరుతూ హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.డీ.రవి ఆధ్వర్యంలో బుధవారం స్టీల్ అండ్ సిమెంట్ ఓనర్స్ అసోసియేషన్ నేతలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌డీ రవి మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హమాలీలు చాలీచాలని బతుకులు వెళ్లదీస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధర పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని స్టీల్ అండ్ సిమెంట్ యజమానులు స్పందించి ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అసోసియేషన్ నగర కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ ధరలు పెరిగిన మాట వాస్తవమేనని, స్టీల్ అండ్ సిమెంట్ యజమానులు కలిసి చర్చించి సానుకూలంగా కూలి రేట్లు పెంపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సామాజిక సేవలను విస్తృతం చేయాలి



మాట్లాడుతున్న వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్

తిరుపతి కల్చరల్: సమిష్టి కృషితో ఆరోగ్య పరిరక్షణతో పాటు సామాజిక సేవలను మరింత విస్తృతం చేయాలని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ వాకర్స్ సంఘ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. కేటీ రోడ్డులోని చెంజీప్లాజాలోని రోటరీ భవన్‌లో బుధవారం సాయంత్రం తిరుపతిలోని వాకర్స్ అసోసియేషన్స్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం రోజూ గంట సేపు నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలన్నారు. అలాగే ప్రతి వాకర్స్ సంఘం సేవా దృక్పథంతో పేదలకు నిత్యావసర వస్తువులు, పిల్లల స్కూల్‌ఫీజులు వంటివి అవసరమైనప్పుడు చేయూతనివ్వాలని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు 14 వాకర్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్రా పోటీలు



చిన్నగొట్టిగల్లులో ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంభిస్తున్న ఎంపీపీ యుగంధర్‌రెడ్డి

భాకరాపేట: ఆడుదాం ఆంధ్రా మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ బాలం యుగంధర్‌రెడ్డి, రెడ్డెమ్మ ప్రారంభించారు. బుధవారం చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండల కేంద్రాల్లోని క్రీడా మైదానాల్లో ఆడుదాం.. ఆంధ్రా క్రీడా పోటీలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ప్రతిభను గుర్తించి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుందన్నారు. ఇప్పటికే చదువులకు పెద్దపీట వేసిన జగనన్న ప్రభుత్వం క్రీడాకారులను గ్రామాల నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టడం స్ఫూర్తిదాయకం అన్నారు. రెండు మండలాల్లో ఆడుదాం.. ఆంధ్రా క్రీడా పోటీలు పోటాపోటీగా జరిగాయి. కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేంద్రబాబు, అమర్‌నాథ్, సర్పంచులు, ఈఓపీఆర్‌డీ సోమశేఖర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

సీరామాపురంలో ..

రామచంద్రాపురం: మండలంలోని సీరామాపురం సమీపంలో ఉన్న వెరిటాస్ సైనిక్ పాఠశాల మైదానంలో బుధవారం మండలస్థాయి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సుమారు 350 మంది క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో గంగిరెడ్డిపల్లి జట్టు కబడ్డీ విజేతగా, కేకేవీపురం జట్టు వాలీబాల్ పోటీ విజేతగా నిలిచాయి. ఈ జట్లు నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు గెలుపొందిన జట్లను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓలు మార్కొండయ్య నాయుడు, జయవేలు, పీడీలు పాల్గొన్నారు.

పాకాలలో..

పాకాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో మండలస్థాయి ఆడుదాం.. ఆంధ్రా పోటీలను ఎంపీపీ లోకనాథం, జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విజేతగా నిలిచినట్లు జట్లను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్, ఎంఈఓ బాబ్జీ, ఈఓ మోతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పేదల జీవితాల్లో నవరత్నాల వెలుగులు



జంగావాండ్లపల్లెలో పింఛన్లు అందజేస్తున్న సర్పంచ్

భాకరాపేట: వైఎస్సార్ పింఛన్ కానుక పెంపుతో పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వెలుగులు నింపారని ఎంపీపీ యుగంధర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రతి సచివాలయ పరిధిలో కొత్తగా మంజూరైన పింఛన్లను గ్రామ సర్పంచులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి వచ్చామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు సింహాల విమల, శౌప్రియ, భూపాల్, శంకర్‌రెడ్డి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ హర్షించేలా సంక్షేమ పాలన



పాదయాత్ర చేస్తున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో ప్రజాప్రతినిధులు, నాయకులు

- అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఎదుట మహిళల ఆనందం
- ప్రతి గడపలో అపూర్వ స్వాగతం

చంద్రగిరి: రాష్ట్రప్రభుత్వం ప్రతి ఒక్కరూ హర్షించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చంద్రగిరిలోని భారతినగర్, ప్రశాంతి నగర్, నాయీ బ్రాహ్మణ కాలనీ, ఆర్‌ఎఫ్ రోడ్డు ప్రాంతాల్లో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ చిల్లకూరి యుగంధర్ రెడ్డితో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని, అవి తమకు అందుతున్నాయని, సీఎం జగనన్న పాలన బాగుందంటూ పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. అనంతరం చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా జగనన్న ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పల్లెల్లో ప్రగతిని పరుగులు పెట్టించామని, వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి చంద్రగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ చేగు గోవర్ధన్ గుప్తా, వైస్ ఎంపీపీ వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యుడు ఔరంగజేబు, నాగమల్లీశ్వరి, సోమశేఖర్, పురుషోత్తం నాయుడు, నరసింహారెడ్డి, సీఎం కేశవులు, కొత్తపాటి హరి, కొత్తపాటి కోటి, విరుపాక్షి గురవారెడ్డి, దుర్గాదేవి, మునిరాజ, ఎంపీటీసీలు మాధవరెడ్డి, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్తపాటి వేణు, బండారు హేమచంద్ర, బాహర్, పనల నాగరాజు, సూరి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ చీఫ్ పీఆర్వో తలారి రవికి సన్మానం



తలారి రవికి అభినందనలు తెలుపుతున్న పీఆర్‌ఎస్‌ఐ తిరుపతి చాప్టర్ సభ్యులు

తిరుపతి(అలిపిరి): తిరుమల తిరుపతి దేవస్థానాల చీఫ్ పీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన డా.టి.రవిని పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్‌ఎస్‌ఐ) తిరుపతి చాప్టర్ సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పీఆర్‌ఎస్‌ఐ తిరుపతి చాప్టర్ చైర్మన్ కె.శ్రీనివాస రావు, కార్యదర్శి డి.చంద్రమోహన్, కోశాధికారి ఆచార్య చక్రవర్తి రాఘవ, మాజీ చైర్మన్ డా.స్వరాజ్య లక్ష్మి, కార్యవర్గ సభ్యులు ఆర్కేకె రాజు పాల్గొన్నారు.

చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా శేఖర్..

తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ పీఆర్‌ఓగా తలారి రవికి, చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా శేఖర్ పదోన్నతి పొందిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఇరువురిని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యంరెడ్డి ఘనంగా సన్మానించారు.

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి



మాట్లాడుతున్న నాగరాజ గౌడ్

తిరుపతి కల్చరల్: జిల్లాలోని బీసీ హాస్టళ్లలో విద్యార్థులు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సదుపాయాలను మెరుగు పరచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యవేడు, నాయుడుపేట డివిజన్ పరిధిలో ఉన్న తడలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదని తెలిపారు. విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహార వస్తువులను అక్కడి వార్డెన్ మాయం చేస్తూ విద్యార్థులను దగా చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి బీసీ విద్యార్థులను దగా చేస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వాసుకుమార్ గౌడ్, బీసీ సంఘ నేత రామ్‌కుమార్, ఎస్వీయూ పాలక మండలి మాజీ సభ్యుడు మల్లారపు మధు పాల్గొన్నారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్‌కు స్వాగతం



కొమ్మినేని శ్రీనివాసరావుకు స్వాగతం పలుకుతున్న ఆర్డీవో నిశాంత్ రెడ్డి

తిరుపతి(అలిపిరి): ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు బుధవారం రాత్రి తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ అధికారి బాల కొండయ్య పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఆయన గురువారం ఉదయం విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు.

రక్తదాన శిబిరం రేపు

రేణిగుంట(శ్రీకాళహస్తి): శ్రీకాళహస్తి పట్టణంలో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ శిబిరం నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఉత్సాహం ఉన్న వారంతా రక్తదాన శిబిరంలో పాల్గొనాలని వారు కోరారు. పానగల్ రోడ్డులోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో శిబిరం జరుగుతుందని తెలిపారు. వివరాలకు 8885395305 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

నేటి నుంచి సఫాయి కర్మచారి కమిషన్ పర్యటన

తిరుపతి అర్బన్: తిరుపతి జిల్లాలో 4 రోజులు సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు పీపీ వవా పర్యటిస్తారని కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం రాత్రి తిరుపతిని చేరుకుని బస చేస్తారని చెప్పారు. శుక్రవారం 12వ తేదీన ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ, హెల్త్, కార్మిక శాఖ తదితరులతో సమీక్షిస్తారని వెల్లడించారు. 13వ తేదీన వివిధ బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. 14వ తేదీన సాయంత్రం తిరుగు ప్రయాణం కానున్నారని తెలియజేశారు.